

తిరునక్షత్రోత్సవాలు

జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాల సందర్భంగా విశేష పూజలు జరిగాయి.



శ్రీవారి సేవలో..

ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయాన్ని దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్య నారాయణ శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.



పోటెత్తిన భక్తులు

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. క్షేత్రంలోని అన్ని విభాగాలూ కిటకిటలాడాయి.

న్యూస్‌రీల్

లోక్ అదాలత్‌తో సమయం ఆదా



మాట్లాడుతున్న జడ్జి ఉమా సునంద

ఏలూరు (టూటౌన్): లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులు తమ విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని పోక్సో ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జి ఎస్.ఉమాసునంద తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి ఉమాసునంద మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో వాహన ప్రమాద, భూ పరిహార క్లయిమ్‌లు పరిష్కరిస్తారన్నారు. ఏడో అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్‌కుమార్, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి కేకేవీ బుల్లి కృష్ణ, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్, జీపీ బి.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 130 వాహన ప్రమాద కేసులను రాజీ చేసి రూ.8.03 కోట్లు పరిహారంగా చెల్లించారు.

పక్కాగా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ : కలెక్టర్

ఏలూరు(మెట్రో): స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శనివారం స్థానిక బావిశెట్టివారిపేట, నల్లదిబ్బ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఒకే ఇంటిలో పది మంది ఓటర్లు ఉంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో వలంటీర్ల సేవలను ఉపయోగించరాదని, వారిని వినియోగించినట్టు తెలిస్తే బూత్‌స్థాయి అధికారులు, వలంటీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో అన్ని గృహాలకు ఇంటి నంబర్లను స్పష్టంగా కనిపించేలా, చెరిగిపోని విధంగా ఏర్పాటుచేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు ఉన్నందున యాప్‌లో నమోదు చేసేటప్పుడు లింగ బేధాలు లేకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులు ప్రతిరోజూ కార్యక్రమాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్‌ఓ), జెడ్పీ సీఈఓ కేవీఎస్‌ఆర్ రవికుమార్, కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, తహసీల్దార్ బి.సోమశేఖర్ పాల్గొన్నారు.

నాలుగు కాళ్ల కొంగ పిల్ల



భీమవరం అర్బన్: మండలంలోని దిరుసుమర్రులో శనివారం నాలుగు కాళ్ల కొంగ పిల్ల కనిపించింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మండల పశు సంవర్ధక అధికారి పి.పుండరీబాబును నాలుగు కాళ్ల కొంగ పిల్లపై వివరాలు అడగ్గా తల్లి కొంగ రెండు అండాలున్న గుడ్డును పొదిగితే జన్యు మార్పిడి చెంది ఇటువంటి పక్షులు జన్మిస్తాయని చెప్పారు.

లక్ష్యం తప్పనిసరి

యలమంచిలి: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. చించినాడ జెడ్పీ హైస్కూల్‌లో శనివారం ఆమె విద్యార్థులకు రెండో సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ కావాలంటే అలుపెరుగని కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదల ఉండాలని ఆమె సూచించారు.

వరద తగ్గుముఖం

- పోలవరం ప్రాజెక్టు నుంచి 6.33 లక్షల క్యూసెక్కులు విడుదల
- ముంపు మండలాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- 48 చోట్ల వైద్య శిబిరాలు
- సురక్షిత ప్రాంతాలకు 27 మంది గర్భిణుల తరలింపు



వేలేరుపాడు: కొయిదా గ్రామంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్

సాక్షి ప్రతినిధి,ఏలూరు: గోదావరి వరద ఉధృతి కాస్త నెమ్మదించింది. శనివారం ఉదయం నుంచి వరద తీవ్రత కొంత తక్కువగానే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి నీటి విడుదల తగ్గటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ఉధృతి కాస్త తగ్గింది. శుక్రవారం 7.75 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేయగా శనివారం 6.33 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మరోవైపు గోదావరి వరద ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

స్వల్పంగా తగ్గి..

గోదావరి వరద ఉధృతి శనివారం స్వల్పంగా తగ్గింది. భద్రాచలం వద్ద ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 39.40 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. దీంతో 7.76 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేశారు. రాత్రి 7 గంటల సమయంలో భద్రాచలం వద్ద 40.80 అడుగులు నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల పాటు వరద ఉధృతి ఇదే తరహాలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో 21 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వందల మందిని తరలించారు. అలాగే 27 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలతో పాటు ముంపు గ్రామాల్లోని యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. రెండు మండలాల్లో సెల్‌ఫోన్ టవర్లకు ఇబ్బంది లేకుండా జనరేటర్లను ముందస్తుగా ఏర్పాటుచేశారు. అలాగే 40 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వేలేరుపాడు క్యాంపులో ఉంది. వేలేరుపాడు మండలం బొళ్లపల్లిలో మేత కోసం వెళ్లిన ఎద్దు ప్రమాదవశాత్తు బావిలో పడగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కాపాడింది. మరోవైపు రెండు మండలాల్లోని 48 ప్రాంతాల్లో వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, పాముకాటుతో సహా ఇతర వ్యాధులకు సంబంధించి 21 రోజులకు సరిపడా మందులను పంపిణీ చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి మండలంలో కలెక్టర్ పి.ప్రశాంతి పర్యటించారు. కనకాయలంక గ్రామానికి పడవపై వెళ్లి వరద పరిస్థితిని సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్‌లో ఇప్పటికే టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఆచంట, యలమంచిలి, నరసాపురం ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

గోదావరి దోబూచులాట



కుక్కునూరు: పుష్కరఘాట్ వద్ద గోదావరి

కుక్కునూరు: మండలంలో గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతోంది. శనివారం సాయంత్రం గోదావరి పెరగడం ప్రజలను కలవరపెడుతోంది. ఆదివారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరికకు గోదావరి ప్రవాహం చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలో ఉదయం 39.4 అడుగులు ఉన్న గోదావరి నీటి ప్రవాహం సాయంత్రానికి 40.8 అడుగులకు చేరింది. తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతుండటం, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో వరద పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో మాట్లాడారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ డీఎల్ ప్రమద్వర ఆధ్వర్యంలో సిబ్బంది పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ముమ్మరంగా వైద్య సేవలు




వేలేరుపాడు: కొయిదా గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం

వేలేరుపాడు: వరద ప్రభావిత గ్రామాల్లో వైద్య సేవలను అధికారులు ముమ్మరం చేశారు. శనివారం అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వభరత్ మారుమూలనున్న కొయిదా గ్రామాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మందుల వివరాలు తెలుసుకున్నారు. సివిల్ సప్లయిస్ స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం నార్లవరం, తూర్పుమెట్ట, చిగురుమామిడి, కట్కూరు, టేకూరు, కాచారం, గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లో 48 వైద్యశిబిరాలు నిర్వహించామని, అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. 108 వాహనాలను కూడా సిద్ధం చేశామన్నారు. ముంపు ప్రాంతాల నుంచి 27 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. ఆర్డీఓ ఝాన్సీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాజీవ్, తహసీల్దార్ చల్లన్నదొర ఉన్నారు.

ఆప్యాయత పంచిన వ్యక్తి సర్రాజు

టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి



సర్రాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, మండలి చైర్మన్ మోషేన్‌రాజు

భీమవరం(ప్రకాశం చౌక్): క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు పాతపాటి సర్రాజు ఆప్యాయతను పంచిన మంచి మనసున్న వ్యక్తిగా తనకెంతో ఇష్టమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తి దూరం కావడం బాధాకరమన్నారు. శనివారం భీమవరంలోని సర్రాజు నివాసానికి వచ్చిన ఆయన సర్రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్రాజు కుమారుడు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు (వాసు), కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ పాలనలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయం నుంచి పాతపాటి సర్రాజుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం, ఆప్యాయతతో ప్రేమగా పలకరించే నైజం ఆయన సొంతమన్నారు. పార్టీకి అలాంటి గొప్ప నాయకుడు దూరం కావడం తీరని లోటన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామన్నారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంతెన యోగేంద్రబాబు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, గోకరాజు రామం, ఏఎస్ రాజు, గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్రైనీ కలెక్టర్ల 'పోలవరం' సందర్శన



పోలవరం ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి పనులను పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్లు

పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ట్రైనీ కలెక్టర్లు శనివారం పరిశీలించారు. 10 మంది ట్రైనీ కలెక్టర్లు శిక్షణలో భాగంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాల పరిశీలన నిమిత్తం వచ్చినట్లు తహసీల్దార్ బి.సుమతి తెలిపారు. ప్రాజెక్టు పనులను వీరు పరిశీలించి పనుల తీరు, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పోలవరం పనుల వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులు వీరికి వివరించారు. పోలవరం పనులతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, డెలివరీ పాయింట్ ప్రాంతాన్ని ట్రైనీ కలెక్టర్లు పరిశీలించారు.

ఎడతెగని వాన

ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎడతెగని వాన కురుస్తోంది. గత 24 గంటల్లో ఏలూరు జిల్లాలో 5.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా ఆగిరిపల్లి మండలంలో అత్యధికంగా 17.6 మి.మీ కురిసింది. నూజివీడులో 14.2 మి.మీ, ముదినేపల్లిలో 13.6 మి.మీ, దెందులూరులో 11.4 మి.మీ వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 4 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా పాలకోడేరు మండలంలో 9.2 మి.మీ, పాలకొల్లు మండలంలో 8.4 మి.మీ, గణపవరం మండలంలో 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా సోమ వారం నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

సమైక్యతకు జాతీయ జెండా ప్రతీక

సాక్షి, భీమవరం: స్వాతంత్ర్య సంగ్రామానికి జాతీయ జెండా స్ఫూర్తిగా నిలిచిందని, దేశ ఔన్నత్యాన్ని చాటిందని, జాతీయ జెండాను రాజ్యాంగపరంగా ఆమోదించిన రోజును ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని భీమవరం ఆర్డీఓ దాసి రాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో శనివారం భారీ జాతీయజెండా, పింగళి వెంకయ్య, మహాత్మాగాంధీ చిత్రపటాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు జాతీయ జెండా ప్రతీకగా నిలుస్తోందని ఆర్డీఓ దాసి రాజు అన్నారు.

చదువుతోనే ఉన్నత స్థానం సాధ్యం

కలెక్టర్ ప్రసన్న వెంకటేష్



విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

ఏలూరు (ఆర్ఆర్‌పేట): ఉన్నత స్థితికి చేరేందుకు విద్య ఒక్కటే మార్గమని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక గాంధీనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శనివారం జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో సెమిస్టర్–2 పాఠ్యపుస్తకాల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తోందని, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, పోషకాహారం అందజేతకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా డిజిటల్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించాలని సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఐఏఎస్ సాధించానని అన్నారు. నగర డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, అప్పట్లో బల్లలు కూడా ఉండేవి కావన్నారు. సీఎం జగన్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేసి మౌలిక వసతులు కల్పించారన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని గతంలో సొంత నిధులు రూ.25 లక్షలతో ఏలూరులోని పాఠశాలల్లో బల్లలు ఏర్పాటు చేశారన్నారు. డీఈఓ పి.శ్యామ్ సుందర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 4,07,579 సెమిస్టర్–2 పుస్తకాలు సరఫరా చేశామన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, డీఐ సాంబశివరావు, ఏలూరు రూరల్ ఎంఈఓ జి.రంగయ్య పాల్గొన్నారు.

టీచర్‌గా మారి.. హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా మారి కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆహారం తీసుకొనే విధానం, జీర్ణక్రియ ప్రాముఖ్యాన్ని బోధించారు.




చింతలపూడి: వెంకటాద్రిగూడెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళకు సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్ధిని వివరిస్తున్న ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా

కొయ్యలగూడెం : బయ్యన్నగూడెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలకు సంక్షేమ పథకాల బ్రోచర్ అందిస్తున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

గిరిజనులకు అండగా సీఎం జగన్


ఓ మహిళ సమస్య వింటున్న శంకర్‌నాయక్

పెదపాడు: ఏపూరు పరిధిలోని తిమ్మనవీడు చెంచుల కాలనీలో ఎస్టీ కుటుంబాలకు మత్స్యశాఖ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ మండిపడ్డారు. తిమ్మనవీడులోని చెంచుకాలనీలో శనివారం ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము 70 ఏళ్ల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నా సొంత ఇల్లు లేదని స్థానికులు వాపోయారు. దీనిపై శంకర్ నాయక్ స్పందిస్తూ ప్రస్తుత నివాస స్థలంతోపాటు ఇంటి రుణాలు ఇవ్వాలని, లేదా ఆ ప్రదేశానికి చేరువలో ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వాలని దీనిపై 15 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఉపాధి హామీలో గత ఏడాది ఐదు వారాలే పని కల్పించారని ఆరోపించగా, కనీసం 100 పనిదినాలు కల్పించాలని, అలసత్వం వహించే అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.

డ్వాక్రా సొమ్ము స్వాహా చేసిన ముగ్గురిపై కేసు నమోదు

ఆగిరిపల్లి (నూజివీడు): నర్సింగపాలెం, సగ్గూరు, తోటపల్లిలో డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా చేసిన యూబీఐ ఆగిరిపల్లి శాఖ బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)లు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నంబూరు చంటిబాబు చెప్పారు. నర్సింగపాలెం బీసీ కనికెళ్ల అర్జునరావు 35 డ్వాక్రా గ్రూపులకు చెందిన రూ.76,43,775, సగ్గూరుకు చెందిన బీసీ పసుపులేటి స్నేహశైలు 23 డ్వాక్రా గ్రూపులకు చెందిన రూ.30,21,420, తోటపల్లికి చెందిన బీసీ గోళ్ల జయప్రద 10 గ్రూపులకు చెందిన రూ.2,28,100 సొమ్మును బ్యాంక్ ఖాతాలకు జమచేయకుండా స్వాహా చేశారని మేనేజర్ ఎం.జగన్‌మోహన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముగ్గురు రౌడీషీటర్ల అరెస్ట్

ఏలూరు టౌన్: ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువస్తున్న ఏలూరుకు చెందిన ముగ్గురు రౌడీషీటర్లను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ ఎస్.రాజశేఖర్, రూరల్ ఎస్సై ఎన్.లక్ష్మణబాబు సిబ్బందితో ఆశ్రం హాస్పిటల్ సెంటర్‌లో కాపు కాశారు. ఆ సమయంలో లారీ దిగి వస్తున్న సాయినగర్‌కు చెందిన గుడిపూడి జగదీష్ అలియాస్ జగన్, పత్తేబాదకు చెందిన కొల్లి శంకర్ రెడ్డి, ఆర్‌ఆర్‌పేట వాసావారి వీధికి చెందిన భవిరి జగదీష్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద ఉన్న 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

వరద ప్రాంతాల్లో సిద్ధంగా జనరేటర్లు

- సమాచార వ్యవస్థకు ఆటంకం లేకుండా చర్యలు
- సెల్‌టవర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
- విద్యుత్ శాఖ ఎస్ఈ సాల్మన్‌రాజ్ వెల్లడి

వేలేరుపాడు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : గోదావరి వరదల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ముంపు ప్రభావిత వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సమాచార వ్యవస్థకు ఆటంకం కలుగకుండా సెల్ టవర్లకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా ఏర్పాటు చేసినట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ సాల్మన్‌రాజ్ శనివారం చెప్పారు. వరదల వల్ల విద్యుత్ సరఫరా నిలిచినా సెల్‌ఫోన్ టవర్లు నిరంతరాయంగా పని చేసేలా జనరేటర్లను అందుబాటులో ఉంచామన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అన్ని సెల్ టవర్లకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉందని, కుక్కునూరులో ఐడియా, ఎయిర్‌టెల్ రెండిటిలోనూ జనరేటర్లు ఉన్నాయన్నారు. వేలేరుపాడు మండలం జగన్నాధపురంలో బీఎస్ఎన్ఎల్ టవర్‌కు 7.5 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్ సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా మారుమూల గ్రామాలైన కొయిదా, టేకూరు గ్రామాల్లో రెండు 7.5 కేవీ జనరేటర్లను గోదావరిలో బోటులపై తరలించామని చెప్పారు. ఇవికాక 5 కేవీ జనరేటర్లు మరో ఐదు వేలేరుపాడులో అందుబాటులో ఉంచామన్నారు. రెండు మండలాల్లో అన్ని ఫీడర్లను పరిశీలించామని, కొయిదా, కుక్కునూరు ఫీడర్లకు ప్రత్యామ్నాయంగా మరో విద్యుత్ లైన్ ప్రతిపాదించామని, వాటి పనులను శనివారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.


మారుమూల గ్రామం కొయిదాకు బోటులో జనరేటర్‌ను తరలిస్తున్న దృశ్యం

బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరి అరెస్టు

అన్న, మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు


ఖాదర్ ఖాన్, అన్న అబ్రహం

కైకలూరు/మండవల్లి: సభ్య సమాజం తలదించుకునేలా పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వరుసకు అన్న అయిన యువకుడితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాస్, సీఐ వైవీవీఎల్ నాయుడు చెప్పారు. మండవల్లి పోలీసుస్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. కలిదిండి మండలం మట్టగుంట గ్రామానికి ఓ బాలిక ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ మండవల్లి స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. హాస్టల్ సమీపంలో తల్లి అక్క, కుమారుడు అబ్రహం (20)తో నివాసముంటోంది. దీంతో కుమార్తెను అక్క ఇంటికి తల్లి అప్పుడప్పుడూ తీసుకువస్తోంది. ఈ క్రమంలో అన్న వరసైన అబ్రహం బాలికపై కన్నేశాడు. తల్లి లేని సమయంలో బాలికను హాస్టల్ నుంచి తీసుకువచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 16న అంతేకాక తనకు పరిచయమన్న పఠాన్ ఖాదర్ ఖాన్ (50)తో కలిసి సామూహిక లైంగికదాడికి దిగాడు. శుక్రవారం మరోసారి హాస్టల్ నుంచి తీసుకురావడానికి ప్రయత్నించగా, బాలిక ఏడుస్తూ వార్డెన్ నాగమణికి విషయం చెప్పగా ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. మండవల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అబ్రహం, ఖాదర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.

హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

మండవల్లి బాలికల వసతిగృహ సంక్షేమాధికారిణి కె.నాగమణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదినేపల్లి కళాశాల బాలికల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు కె.అనితకు ఇన్‌చార్జి వార్డెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

బాలికకు ధైర్యం చెప్పిన ఎస్పీ

ఏలూరు టౌన్ : లైంగిక దాడికి గురైె ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి శనివారం పరామర్శించారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో కేసు, ముగ్గురు నిందితుల్లో ఒకరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నకిలీ కానిస్టేబుల్ అరెస్టు

చింతలపూడి: చింతలపూడిలో ప్రజలు, వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ కానిస్టేబుల్‌ను శనివారం చింతలపూడి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యర్రగుంటపల్లికి చెందిన రాచప్రోలు నవీన్ చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలకు వెళ్లి తాను కానిస్టేబుల్‌నని, తన పేరు రమేష్ అని చెబుతూ, తనకు అత్యవసరం వచ్చిందని, వారి నుంచి బలవంతంగా వసూళ్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21న చింతలపూడి జీబీజీ సెంటర్‌లో పులప వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి తాను దూరంగా ఉన్నానని, తనకు అత్యవసరంగా రూ.వెయ్యి కావాలని, మనిషిని పంపిస్తానని అతనికి ఇవ్వాలని నవీన్ చెప్పాడు. సొమ్ములు ఇవ్వకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని కూడా బెదిరించాడు. దీంతో వెంకటేశ్వరరావు పోలీస్ కానిస్టేబుల్ రమేష్ పంపించాడని చెప్పగా, వచ్చిన వ్యక్తికి సొమ్ము ఇచ్చాడు. అయితే మళ్లీ ఫోన్ చేసి సొమ్ము సరిపోలేదని, మరో రూ.వెయ్యి ఇచ్చి పంపాలని రమేష్ చెప్పడంతో, అనుమానం వచ్చిన వెంకటేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు. దీంతో పోలీస్‌నని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న రాచప్రోలు నవీన్‌ను శనివారం అరెస్టు చేశామని సీఐ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.